# భౌబోయ్..!



- ముడసర్లోవ రహదారుల్లో వీధికుక్కల స్వైరవిహారం
- వాకర్స్, వాహన చోదకులపై దాడులు
- భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు

ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతంలో వీధికుక్కలు పెరిగిపోతున్నాయి. రహదారులపై గుంపులు గుంపులుగా చేరి దారిన పోయే వారిపై దాడులకు దిగుతున్నాయి. వాహనాల వెంట పడుతూ చోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ముడసర్లోవ ప్రాంతంలోని రహదారుల్లో పదుల సంఖ్యలో శునకాలు తిష్ట వేశాయి. ఇక్కడ ఆహ్లాదం, ప్రశాంతమైన వాతావరణం కావడంతో వందల మంది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. బీఆర్‌టీఎస్ రహదారులతోపాటు ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక రోడ్లలో రోజూ ఆరిలోవలోని పలు ప్రాంతాల నుంచి వృద్ధులు, యువకులు, పిల్లలు సైతం నడక సాగిస్తుంటారు. వీరి మధ్య కుక్కలు కూడా వాకర్స్ మాదిరిగా తిరుగుతున్నాయి. ఆయా రోడ్లలో గుంపులుగా పరిగెడుతూ వాకర్స్‌పై దాడి చేస్తున్నాయి.



ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక రహదారిలో వీధికుక్కల గుంపు



స్కిల్ డెవలప్‌మెంట్ వద్ద ఓపెన్ జిమ్‌లో తిష్ట వేసిన కుక్కలు

### వ్యక్తిపై కుక్కల గుంపు దాడి

రెండు రోజుల కిందట ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక రోడ్డులో నడుస్తున్న ఓ వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేసింది. వెనుక ఉన్న వాకర్స్ స్పందించి కర్ర పట్టుకొని వెళ్లడంతో ఆ వ్యక్తి దాడి నుంచి బయటపడ్డాడు. మరికొన్ని కుక్కలు రోడ్ల మధ్యలోనే నిద్రపోతున్నాయి. అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాల శబ్దానికి నిద్ర నుంచి లేచి వాహన చోదకులపై దాడి చేస్తున్నాయి. పాదచారులను పరుగులు పెట్టిస్తున్నాయి.



ముడసర్లోవ వెనుక రోడ్డులో వాకర్‌పై దాడి చేస్తున్న కుక్క



ముడసర్లోవ పార్కు ఎదురుగా బీఆర్‌టీఎస్ రోడ్డు మధ్యలో నిద్రిస్తున్న శునకాలు

### ఓపెన్ జిమ్‌లో తిష్ట

స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వద్ద జీవీఎంసీ ఓపెన్ జిమ్ లోపల కుక్కల గుంపు హడావిడి నిత్యం ఉంటుంది. వీటిని చూసి జిమ్‌కు వెళ్లడానికి పిల్లలు భయపడుతున్నారు. యువత ఇబ్బంది పడుతున్నారు. జీవీఎంసీ కుక్కలు ఆపరేషన్ కేంద్రం ఇక్కడ ఉండటంతో వీటి సంఖ్య ఈ ప్రాంతంలో ఇటీవల మరింత పెరిగిపోయింది. ఆయా ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఈ కేంద్రానికి తీసుకువస్తుంటారు. వీధికుక్కల నుంచి రక్షణ కల్పించాలని, ఆపరేషన్ తర్వాత తిరిగి వాటిని తీసుకొచ్చిన ప్రాంతంలోనే విడిచిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

## ఏయూ పరీక్షల విభాగంలో సీసీ కెమెరాలు

విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు వీసీ ఆచార్య జి.శశిభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రవేశాలను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బయట వ్యక్తులు, అనధికార వ్యక్తుల ప్రవేశాలను పూర్తిస్థాయిలో నియంత్రిస్తామన్నారు. సిబ్బంది, విద్యార్థులు తమ గుర్తింపు కార్డులు చూపించి పరీక్షల విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరైనా తమ విధుల నుంచి బయటకు వెళ్లాలంటే సంబంధిత పరీక్షల విభాగం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యాలయ పనివేళల్లో ఉద్యోగులు తప్పనిసరిగా తమ విభాగంలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థులు దళారులు, మధ్యవర్తులను సంప్రదించకూడదని, నేరుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇతర అధికారులను సంప్రదించాలని వీసీ సూచించారు.

## వైజాగ్ ఫిల్మ్ సొసైటీలో సభ్యత్వాల స్వీకరణ

మద్దిలపాలెం: వైజాగ్ ఫిల్మ్ సొసైటీలో సభ్యత్వం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కార్యదర్శి ఎస్.ప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. వార్షిక చందా రూ.500, జీవిత కాల సభ్యత్వం రూ.5,000 చెల్లించి సభ్యులు కావచ్చని పేర్కొన్నారు. సభ్యత్వం పొందిన వారికి ప్రతి నెలా ప్రపంచ సినిమాలు చూసే అవకాశం, ఫిల్మ్ ఫెస్టివల్స్, సెమినార్, ఫిల్మ్ వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. సభ్యత్వం కోసం సహాయ కార్యదర్శి బి.చిన్నారావును 94415 71581 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

## క్లుప్తంగా

### ఏయూలో ముగిసిన హిందీ వారోత్సవాలు



కృష్ణబాబును సత్కరిస్తున్న హిందీ విభాగ ఆచార్యులు

మహారాణిపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన ప్రారంభించిన హిందీ దినోత్సవ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ కె.కృష్ణబాబు మాట్లాడుతూ హిందీ భాష ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఆయనను హిందీ విభాగ ఆచార్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య నల్లా సత్యనారాయణ, హిందీ విభాగ ఆచార్యులు జె.విజయభారతి, వై.వెంకటలక్ష్మి, వి.సరోజిని, పరిశోధకులు, ఎంఏ విద్యార్థులు పాల్గొన్నారు.

### సాగరతీరంలో స్వచ్ఛతా ర్యాలీ



ర్యాలీ చేస్తున్న నిర్వాహకులు

బీచ్‌రోడ్డు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సాగరతీరంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీని సీనియర్ ప్రాంతీయ సంచాలకులు గోనిపాటి ధర్మారావు ప్రారంభించారు. అనంతరం తీరంలో చెత్త సేకరించారు. ఉప సంచాలకుడు కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

### విభాగాల్లో రెక్టార్ తనిఖీలు



జియాలజీ విభాగంలో తనిఖీ చేస్తున్న ఏయూ రెక్టార్ కిషోర్‌బాబు

మహారాణిపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎస్.కిషోర్‌బాబు శనివారం పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలను సందర్శించి, విద్యార్థులకు బోధన జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా తిలకించారు. విభాగాల్లో అటెండెన్స్ రిజిస్టర్ల పరిశీలించారు. విభాగాలకు పూర్తిస్థాయి మౌలిక వసతులను సమకూర్చాలని విభాగాధిపతులకు సూచించారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

## శివపదం.. భావితరాలకు మార్గదర్శకం



కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ రాంబాబు తదితరులు

మద్దిలపాలెం: శివపదాలు అంతరంగ భావాలకు ప్రతిబింబాలుగా, ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలుగా, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రబోధించారు. శివపదం సంకీర్తన యజ్ఞం చివరి రోజు శనివారం శివ నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమాన్ని షణ్ముఖశర్మ, వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ రాంబాబు, కందాళ వెంకట సత్యశ్యామ్, అరుణ గాయత్రి, వి.వి.ఆదినారాయణమూర్తి, టి.రవిరాజు, పైడా కృష్ణప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ ప్రవచిస్తూ శివ నామస్మరణ మానవీయ ప్రబంధానికి ఎంతో దోహదపడుతుందన్నారు. శివపదాల భావాన్ని అర్థం చేసుకుని అవగతం చేసుకుంటే జీవనం ఆధ్యాత్మికతో నిండిపోతుందని చెప్పారు. సంగీతం, సాహిత్య పరంగా తాను రచించిన శివపదాలను ప్రముఖ సంగీత విద్వాంసులు స్వరపరచి, తమ మధురగానం, చక్కని శాస్త్రీయ నృత్య కళారీతులతో ప్రదర్శిస్తూ ఖండాంతరాలకు చాటిచెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. శివపదాలు విశ్వవ్యాప్తం చేస్తున్న కళాకారులు, కళాభిమానులకు పరమశివుడి ఆశీస్సులు లభిస్తాయన్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కౌశిక్ కల్యాణ్ తమ శిష్య బృందం తెన్నేటి, ఓలేటి సోదరీమణులు, దేవులపల్లి గోపీకిషోర్ బృందాలు గానామృతంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ,వి శాఖ రుషిపీఠం సత్సంగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ ఇ.కె.జనకులం మాస్టర్ ఇ.కె. ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రధాన నిర్వాహకులు శ్రీమాన్ ఎక్కిరాల అనంత కృష్ణ, కో ఆర్డినేటర్ సిహెచ్.శ్రీనివాసరాజు, వ్యాఖ్యాత పేరాల హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.

## అల్జీమర్స్‌పై అవగాహన అవసరం



డాక్టర్ గోపిని సత్కరిస్తున్న ఏయూ ఆచార్యులు, అధికారులు

మహారాణిపేట: ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా శనివారం ఆంధ్రా యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ విభాగంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సీపన గోపి ప్రసంగిస్తూ అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు వృద్ధి చెందే విధానం, మెదడు, నాడీ వ్యవస్థలో జరిగే మార్పులు, 65 ఏళ్ల దాటిన వృద్ధులు, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోజూ 6 వేల అడుగుల నడవడం ద్వారా డిమోన్షియా రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. శాకాహారుల్లో ఉండే బీ12 లోపం గురించి వివరించారు. అనంతరం డాక్టర్ గోపిని ఏయూ ఆచార్యులు, అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో హ్యూమన్ జెనిటిక్స్ విభాగ అధిపతి డాక్టర్ వి.లక్ష్మి, పి.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

## ఘనంగా మహాకవి గురజాడ జయంతి



సంతపాలెం పాఠశాలలో గురజాడ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న విద్యార్థులు

ఆరిలోవ: మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. 12వ వార్డు సంతపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గురజాడ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సిరికి శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాడ రాసిన దేశభక్తి పద్యాలు, గేయాల గురించి తెలియజేశారు. ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.

### గొప్ప సంఘ సంస్కర్త గురజాడ

విశాఖ సిటీ: మహాకవి గురజాడ అప్పారావు గొప్ప సంఘ సంస్కర్త అని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి జర్రా అప్పారావు అన్నారు. ఏయూ తెలుగు విభాగం, సమైక్య భారతి సంయుక్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ హాల్‌లో గురజాడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విభాగాధిపతి మాట్లాడుతూ గురజాడ రాసిన రచనలు, సాహిత్యం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహారావు మాట్లాడుతూ మహిళా చైతన్య కోసం గురజాడ కృషి చేశారని చెప్పారు. ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆధునిక సాహిత్యానికి గురువుగా గురజాడను అభివర్ణించారు. తెలుగు సాహిత్యాన్ని, భాషను చైతన్యం చేసిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో విభాగాధికారులు, సమైక్య భారతి ప్రతినిధులు ఎల్.మృధుల, డాక్టర్ ఎం.విజయ్ గోపాల్, పి.కన్నయ్య, ఆచార్య సాల్మన్ బెన్ని, ఆచార్య నల్లా సత్యనారాయణ, ఆచార్య గోవాడ వీర్రాజు, ఆచార్య ధనరాజు, ఉప్పల అప్పలరాజు, డాక్టర్ లావణ్య, డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ రత్న శేఖర్, డాక్టర్ గిరీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



గురజాడకు నివాళులర్పిస్తున్న ఏయూ తెలుగు విభాగాధిపతి జర్రా అప్పారావు తదితరులు

## పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం



పౌష్టికాహార ఉత్పత్తుల స్టాళ్లను తిలకిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి, గొండు సీతారాం

ఎంవీపీకాలనీ: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో శనివారం అప్పుఘర్‌లోని సామాజిక భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఉత్పత్తుల స్టాళ్లను ఎమ్మెల్యేతోపాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం తిలకించారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీతారాం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రసవం, పిల్లల సంరక్షణకు ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దానిపై మహిళలు, గర్భిణులు, బాలింతలు పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ దిశగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత శాఖ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పలువురు గర్భిణులకు నిర్వహించిన సీమంతాల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆశీర్వదించారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత శాఖాధికారి రమణకుమారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు జయదేవి, శ్రీలత, కార్పొరేటర్ మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

## ఇస్కఫ్ కృషి నిరుపమానం

మహారాణిపేట: దేశ సమగ్రత, సంస్కృతి, మత సామరస్యానికి ఇస్కఫ్ ఎంతో కృషి చేస్తోందని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య వి.బాలమోహన్‌దాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ మహిళా కాలేజీ ఆవరణలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్, ఐఎస్‌సీయూఎఫ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సంస్థ అనేక జాతీయ, అంతర్జాతీయ శాంతి ఉద్యమాల్లో పాల్గొందన్నారు. ప్రధాన కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఇస్కఫ్ నాయకుడు టీఎస్ సుకుమారన్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహిళా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వై.వెంకట లక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమ కాలేజీలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కఫ్‌కు చెందిన నరసింహులు, ఎం.ఎ. బేగం, పద్మకుమారి ,డి.మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

## బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన

ఆరిలోవ: హెల్త్‌సిటీ హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రిలో శనివారం ప్రపంచ బోన్‌మారో దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై దాతలకు వైద్యులు అవగాహన కల్పించారు. ఆస్పత్రి సీవోవో ఆదిత్య కౌర్, హెమటో అంకాలజీ, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ బోన్‌మారో దానం చేయడంపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. రక్త మూలకణాలు(బోన్‌మారో) దానం చేసిన వారికి ఏ ప్రమాదం ఉండదని చెప్పారు. దానం పొందిన వ్యక్తికి ప్రాణం పోసిన వారవుతారన్నారు. అపోహలు వదిలి రక్త మూలకణాలు దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్త మూలకణాలను దానం ఇచ్చేవారికి ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించారని తెలిపారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా కోలుకొన్న రోగులు, దాతలను వైద్యులు అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.



హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రిలో బోన్‌మారో దాతలు, రోగులతో వైద్యులు

## మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ



కృష్ణా కళాశాల ఆవరణలో మొక్క నాటుతున్న ఈఈ ముకుంద, ప్రిన్సిపాల్ విజయబాబు బృందం

మద్దిలపాలెం: మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ముకుంద పిలుపునిచ్చారు. మద్దిలపాలెం డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశాఖ కంటైనర్ టెర్మినల్ అందజేసిన మొక్కలను ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులతో నాటించారు. ఈ సందర్భంగా ముకుంద మాట్లాడుతూ ఔషధ గుణాలున్న మొక్కలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. చెట్లపై పక్షులు గూళ్లు పెట్టుకోవడం ద్వారా వాటి జీవనానికి ఆశ్రయం ఇచ్చిన వాళ్లమవుతామన్నారు. దేశీయ కూరగాయలు, ఆకుకూరలు, మొక్కలు నాటి పెంచడం ద్వారా ఆర్గానిక్ కూరగాయలను పొందగలమని చెప్పారు. ఇలా నాటిన మొక్కలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని దానిని పెంచే బాధ్యత స్వీకరించాలన్నారు. కళాశాల ప్రాంగణంలో పండ్ల మొక్కలతో తమ విద్యా సంస్థను నందనవనంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ కెప్టెన్ సందీప్ బెనర్జీ మాట్లాడుతూ తమ సంస్థ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు. అనంతరం పర్యావరణంపై అవగాహన ర్యాలీ చేశారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రతినిధులు నరేష్‌కుమార్, ఎం.ఎన్.రావు, శ్రీధర్, ధనుంజయ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, గ్రీన్ క్లైమేట్ కార్యకర్తలు పాల్గొన్నారు.


## ఉత్సాహంగా బీచ్ క్లీనింగ్



జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఏయూ రెక్టార్ కిషోర్‌బాబు

మహారాణిపేట: అంతర్జాతీయ బీచ్ క్లీనప్ డే సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం బీచ్ క్లీనింగ్ నిర్వహించారు. ఏయూ రెక్టార్ ఆచార్య ఎస్.కిషోర్‌బాబు, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెక్టార్ మాట్లాడుతూ భావితరాలకు బీచ్‌లు, సముద్రాల రక్షణ ప్రాముఖ్యాన్ని తెలియజేయాలన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తీరప్రాంతాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సమన్వయకర్త ఆచార్య పి.జానకీరామ్ మాట్లాడుతూ బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మొత్తం 200 మంది వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. 190 కిలోల చెత్తను సేకరించి రీసైక్లింగ్ కోసం జీవీఎంసీకి అందజేశామన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కార్యక్రమానికి నిధులు సమకూర్చినట్లు చెప్పారు. దేశంలోని అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో గల రాష్ట్రాల్లో ఒకే సమయంలో 32 బీచ్‌ల్లో క్లీనింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

## ఆరోగ్య కేంద్రాల సందర్శన



యూపీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు

మహారాణిపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు శనివారం రంగిరీజు వీధి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు ముందుగా ప్రణాళిక వేసుకోవాలని సిబ్బందికి తెలిపారు. ప్రతి ఒక్క ఏఎన్ఎం లబ్ధిదారుల జాబితా వ్యాక్సినేషన్ రోజున దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. రంగిరీజు వీధిలో గల 190 సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అక్కడి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వారందరికీ అభ యాప్‌లో నూరు శాతం ఐడీలు క్రియేట్ చేయాలని తెలిపారు. అనంతరం వన్ టౌన్‌లోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. స్థానికులకు పరిశుభ్రత, ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలిపారు. జిల్లా మీడియా విస్తరణాధికారి(డెమో) బి.నాగేశ్వరరావు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

## చెత్తకుండీలనూ వదలడం లేదు

సీతమ్మధార : జీవీఎంసీ జోన్–3 పరిధిలో చిల్లర దొంగలు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పలు బస్‌షెల్టర్లలో ఇనుప బెంచీలు చోరీ చేస్తున్న దొంగలు కొంత కాలంగా చెత్తకుండీలను సైతం తస్కరిస్తున్నారు. జోన్–3 పరిధి 27వ వార్డు సీబీఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లే మెయిన్‌రోడ్డులో కొద్దిరోజుల క్రితమే చెత్తకుండీలు చోరీ చేశారు. ఇంకా గురుద్వారా, నక్కవానిపాలెం, సత్యం జంక్షన్ , సీతమ్మధార తదితర ప్రాంతాల్లో జీవీఎంసీ గతంలో ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్తకుండీలు ఆనవాలు కూడా లేకుండా మాయమైపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో చెత్తకుండీల స్టాండ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. జీవీఎంసీ, పోలీసు కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ వంటివి ఉన్నప్పటికీ, సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షిస్తున్నా చిల్లర దొంగలు మాత్రం దొరకడం లేదు. జోన్ పరిధిలో ఇనుప తుక్కు వ్యాపారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ పోలీసులు తనిఖీలు చేస్తే దొంగలను ఇట్టే పట్టుకోవచ్చని ప్రజలు సూచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.